

చిన్నోనిపల్లికి.. నీటి ముప్పు

- వర్షాలతో రిజర్వాయర్‌లో భారీగా నిలిచిన నీరు
- పునరావాస కేంద్రంలో కల్పించని మౌలిక వసతులు
- నేటికీ అందని షిఫ్టింగ్ చార్జీలు
- ఫలితంగా గ్రామాన్ని ఖాళీ చేయని గ్రామస్థులు
- ఊర్లోకి నీళ్లు వస్తుండటంతో ఆందోళన
- రైతుల నిరసనతో నీరు బయటికి వెళ్లడానికి కాల్వ తవ్వించిన కాంట్రాక్టర్

గట్టు, ఆగస్టు 23: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నెట్టెంపాడు ప్రాజెక్టులోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ ముంపు గ్రామం చిన్నోనిపల్లికి ముప్పు ఏర్పడింది. రిజర్వాయర్‌లో ఈ గ్రామం ముంపునకు గురికానుండటంతో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటించింది. 101 ప్యాకేజీ కింద గ్రామంలోని 251 ఇళ్లు ముంపునకు గురవుతాయని జీవో విడుదల చేసింది. నాటి నుంచి గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో ముంపు గ్రామంగా నమోదైంది. అయితే పునరావాస కేంద్రంలో సౌకర్యాలు కల్పించకపోవడంతో గ్రామస్థులు ఊరును ఖాళీ చేయలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఇరువైపులా ఉన్న రెండు పెద్ద వాగుల ద్వారా రిజర్వాయర్‌లోకి నీరు చేరుతోంది. ఇది వరకు రిజర్వాయర్ కట్ట దగ్గర వాగులు పారే ప్రాంతం మధ్యలో మట్టి కట్టను నిర్మించకుండా వదిలేశారు. దాంతో వాగుల ద్వారా వచ్చిన నీరంతా అక్కడ ఉన్న గండి ద్వారా దిగువకు వెళ్లేది. రిజర్వాయర్‌లో నిలిచేది కాదు. ప్రస్తుతం అక్కడ గ్యాప్ లేకుండా కట్ట నిర్మించడంతో నీరు దిగువకు వెళ్లకుండా రిజర్వాయర్‌లోనే నిలుస్తోంది. దాంతో రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీరంతా వెనక్కి ఊర్లోకి వస్తుండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.



రైతుల ఆందోళనతో రిజర్వాయర్‌లోని నీళ్లు బయటికి వెళ్లేందుకు ఎక్స్‌కవేటర్‌తో తవ్వుతున్న కాల్వ



వర్షాలతో రిజర్వాయర్‌లో నిలిచిన నీరు

వసతులు కరువు

ముంపు గ్రామాన్ని కొత్తగా నిర్మించడానికి ఎర్రగట్టు ప్రాంతంలో ప్రభుత్వ భూములతో పాటు కొంత పట్టా భూములను సేకరించారు. లే అవుట్ వేసి 360 మందికి పట్టాలు అందించారు. అక్కడ విద్యుత్, తాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పించ లేదు. దాంతో గ్రామస్థులు ఊరును ఖాళీ చేసి వెళ్లలేకపోతున్నారు. ఈ విషయమై గత ప్రభుత్వ పెద్దలతో పాటు స్థానిక నాయకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. 70 మంది వరకు షిఫ్టింగ్ చార్జీలు కూడా చెల్లించ లేదు.

గ్రామస్థుల ఆందోళనతో దిగివచ్చిన కాంట్రాక్టర్

రిజర్వాయర్‌లోకి నీరు చేరడంతో గ్రామస్థులు శుక్రవారం కట్టపైకి చేరుకుని ఆందోళనకు దిగారు. రిజర్వాయర్‌లోని నీటిని దిగువకు వదలాలని, అందు కోసం కట్ట వెనుక కాల్వ తవ్వాలని కాంట్రాక్టర్‌ను కోరారు. దాంతో కాంట్రాక్టర్ కాల్వ తవ్వకం పనులు ప్రారంభించారు. కాల్వ తవ్వుతుండగా కొందరు రైతులు అది తమ భూమి అని, తమకు పరిహారం రాలేదని పనులను అడ్డుకున్నారు. పోలీసులు, గ్రామ కార్యదర్శి వచ్చి ఈ కాల్వ తాత్కాలికంగా మాత్రమేనని చెప్పి పోలీసులు సముదాయించారు. దాంతో కాల్వ పనులు చేపడుతున్నారు.


రిజర్వాయర్‌లోని నీటిని బయటికి వదలాలని కట్టపై ఆందోళనకు దిగిన చిన్నోనిపల్లి గ్రామస్థులు



రిజర్వాయర్‌ను రద్దు చేయాలని ఆందోళన

17 ఏళ్లుగా నిలిచిన రిజర్వాయర్ పనులను 2022లో మళ్లీ ప్రారంభించడంతో ఈ రిజర్వాయర్ కింద ఆయకట్టు లేదని, ఇక్కడి నుంచి ఆంధ్రప్రాంతానికి నీరు తీసుకెళ్లడానికి దీనిని చేపట్టారని, దీనిని రద్దు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని చిన్నోనిపల్లి, ఇందువాసి, బోయలగుడ్డం, లింగాపురం, చాగదోణ గ్రామాల నిర్వాసిత రిజర్వాయర్ కట్ట దగ్గర 423 రోజులు పోరాటం చేశారు. రిజర్వాయర్ కోసం సేకరించిన తమ భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. పనులను ప్రారంభించడానికి వచ్చిన గత ప్రభుత్వంలో ఉన్న సీఎంవో కార్యదర్శి స్మీతా సబర్వాల్ ఎదుట నిర్వాసిత రైతులు నిరసన తెలిపారు.

మాకు న్యాయం చేయండి



చిన్నోనిపల్లి రిజర్వాయర్ కింద ఆయకట్టు లేదు. ఈ రిజర్వాయర్ వల్ల 2,400 ఎకరాల సాగు భూములను కోల్పోయాము. ఐదు గ్రామాల ప్రజలం భూములు కోల్పోయాం. బతుకుదెరువు కష్టంగా మారింది. రిజర్వాయర్‌ను నిర్మించొద్దని ఆందోళన చేశాం. మా మొరను గత ప్రభుత్వం ఆలకించ లేదు. ఇప్పుడు గ్రామంలోకి నీళ్లు వచ్చాయి. మాకు న్యాయం చేయాలి.

- రామచంద్రగౌడు, చిన్నోనిపల్లి గ్రామస్థుడు

మమ్మల్ని నీటిలో ముంచారు



నాకున్న పొలం రిజర్వాయర్‌లో ముంపునకు గురైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నీరు రిజర్వాయర్‌లోకి భారీగా చేరింది. రిజర్వాయర్ కట్ట దగ్గర నీరు దిగువకు వెళ్లే ప్రాంతంలో కట్ట నిర్మించడంతో నీరు నిలిచింది. ఆ నీరు దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. మరో రెండు వర్షాలు కురిస్తే మేము జలగండంలో ఇరుక్కోక తప్పదు. నాయకులు మమ్ములను ఓట్ల కోసం మాత్రమే వాడుకుని, నీటిలో ముంచేశారు.

- వెంకటేష్, నిర్వాసిత రైతు, చిన్నోనిపల్లి



మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందిస్తున్న ఎమ్మెల్యేలు, అధికారులు

డీసీసీబీ చైర్మన్‌గా మామిళ్లపల్లి ఏకగ్రీవం

- 11 మంది డైరెక్టర్‌ల మద్దతుతో హస్తగతం
- మద్దతుగా నిలిచిన పలువురు బీఆర్ఎస్ డైరెక్టర్లు

మహబూబ్‌నగర్, ఆగస్టు 23: డీసీసీబీ(జిల్లా సహకార కేంద్ర బ్యాంక్) చైర్మన్‌గా పాన్‌గల్ పీఏసీఎస్ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎలాంటి పోటీ లేకపోవడంతో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. 11 మంది డైరెక్టర్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ డీసీసీబీని సొంతం చేసుకుంది. డీసీసీబీ కార్యాలయ ఆవరణలో చైర్మన్ కోసం నిర్వహించిన ఎన్నికల నామినేషన్ గడువు ముగిసే సమయానికి విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ ఒకటే దాఖలు అయ్యింది. దాంతో అధికారులు ఆయన్ను ఏకగ్రీవం అయినట్లు ప్రకటిస్తూ ధ్రువీకరణ పత్రం జారీచేశారు. చైర్మన్ అభ్యర్థిత్వాన్ని డైరెక్టర్లు కోరమోని వెంకటయ్య, నర్సింహారెడ్డిలు బలపరిచారు. మెజారిటీ సభ్యుల బలం ఉన్న బీఆర్ఎస్ డైరెక్టర్‌ల మద్దతుతో మహబూబ్‌నగర్ పీఏసీఎస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య బరిలో ఉంటారని ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రచారం జరిగింది. వెంకటయ్య అనూహ్యంగా కాంగ్రెస్ శిబిరానికి వెళ్లారు. కాంగ్రెస్ సభ్యులతో కలిసి శుక్రవారం నేరుగా డీసీసీబీకి చేరుకోవడంతో పాటు చైర్మన్ అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన హస్తం గూటికి చేరుతున్నారన్న సంకేతాలకు బలం చేకూర్చినట్లయ్యింది. ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా ఉన్న కోరమోని అదే పదవిలో కొనసాగనున్నారు. బీఆర్ఎస్‌కు చెందిన పలువురు సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం, సభ్యుల బలం లేకపోవడంతో పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉంది. దాంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ వేయడానికి డైరెక్టర్‌లతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, అనిరుద్‌రెడ్డి, వాకిటిశ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, మేఘారెడ్డి డీసీసీబీకి చేరుకున్నారు. చైర్మన్‌గా ఎన్నికైన విష్ణువర్ధన్‌రెడ్డిని ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు గజమాల, శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలకు విష్ణువర్ధన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.

రైతు సంక్షేమం కోసం కృషి చేస్తా: చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి

పాలమూరు డీసీసీబీకి 105 ఏళ్ల చరిత్ర ఉందని, రైతులకు న్యాయం జరిగేలా ఈ పాలక మండలి పని చేస్తుందని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. తనపై అతిపెద్ద బాధ్యత పెట్టారని, అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ద్వారానే అభివృద్ధి, ప్రభుత్వ ఫలాలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తన నియామకం కోసం కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని, తన గురువు ఎంపీ మల్లురవి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆఖరి రైతుకు రుణమాఫీ చేసే బాధ్యతను ఎమ్మెల్యేలుగా తాము హామీ ఇస్తున్నామన్నారు. తానూ రైతు బిడ్డనేనని, డీసీసీబీ ఆదర్శంగా ఉండేలా రైతు కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామన్నారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ రైతులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తోందని, రైతులెవరూ ఆ పార్టీ మాయలో పడొద్దని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. రైతుదీక్షల పేరుతో బీఆర్ఎస్ చేసిన ధర్నాలకు రైతులెవరూ హాజరు కాలేదన్నారు. కొంతమందికి టెక్నికల్ కారణాల రీత్యా మాఫీ కాలేదన్న విషయం వాస్తవమని, వారికి కూడా మాఫీ జరిగేలా నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నాయకులు సిరాజ్‌ఖాద్రి. జెనహర్, లక్ష్మణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కొడుకులు పట్టించుకోవడం లేదు

- వనపర్తి ఆర్డీవోకు వృద్ధ దంపతుల వినతి
- పిలిపించి మాట్లాడతానన్న అధికారి



ఆర్డీవో కార్యాలయానికి కూతురు, అల్లుడుతో కలిసి వచ్చిన వృద్ధ దంపతులు

వనపర్తి రూరల్, ఆగస్టు 23: కుమారులు తమ బాగోగులు చూడటం లేదని వనపర్తి జిల్లా పెద్దమందడికి చెందిన వృద్ధ దంపతులు అనసూయమ్మ, రాంరెడి ఆర్డీవో పద్మావతికి ఆమె కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రం అందించారు. తమకు ముగ్గురు కుమారులు చిన్నారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాసులు, ఒక కూతురు ఉన్నారని, అందరికీ వివాహమైందని చెప్పారు. తమకున్న 17 ఎకరాల వ్యవసాయ భూమిని ముగ్గురు కొడుకుల పేరిట పట్టా చేయించామన్నారు. వృత్తి రీత్యా ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో ఉంటుండగా, ఒకరు స్వగ్రామంలో ఉంటున్నారన్నారు. పెద్ద కుమారుడు చిన్నారెడ్డి కొంతకాలం క్రితం మృతి చనిపోయాడని తెలిపారు. ఉన్న ఇద్దరు కుమారులు పట్టించుకోకపోవడంతో తమ బతుకు కష్టంగా మారిందని వాపోయారు. తాను అనారోగ్యానికి గురవడంతో కూతురు పద్మనే డబ్బులు పెట్టి చూయిస్తుందని రాంరెడ్డి చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కూతురు వద్ద డబ్బులు లేక తమకున్న ఇంటి జాగాను అమ్మాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఆ జాగాను అమ్మనివ్వడం లేదని, తమ ఆరోగ్య పరిస్థితి పట్టించుకోవడం లేదని చెప్పారు. తమకు న్యాయం చేయాలని ఆర్డీవో వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకులను పిలిపించి మాట్లడతానని ఆర్డీవో చెప్పారు.

కాలుష్య కోరలు

- పంట పొలాల్లో వ్యర్థ జలాలను వదులుతున్న ఫార్మా పరిశ్రమలు
- భూములు, చెరువులు, భూగర్భ జలాలు కలుషితం
- సాగుకు పనికి రాని పొలాలు, తాగడానికి వీలు కాని నీళ్లు

జడ్చర్ల, ఆగస్టు 23: అది వివిధ రోగాలకు ఔషధాలను తయారు చేసి, ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్న ప్రాంతం. కానీ ఇక్కడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతోంది. జడ్చర్ల మండలం పోలేపల్లి సమీపంలో గల సెజ్‌లోని ఫార్మా పరిశ్రమల వల్ల పంట పొలాలు, చెరువులు, కుంటలు కాలుష్యం బారిన పడ్డాయి. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను గుట్టు చప్పుడుకాకుండా పైపులైన్లు ఏర్పాటు చేసి వదులుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. భూములు పంటలు సాగు చేయడానికి వీలు లేకుండా మారాయి.



ఫార్మా పరిశ్రమలు వదులుతున్న కలుషిత నీరు

కాలుష్యంతో నిండిన గ్రామాలు

గ్రీన్ కారిడార్ ఏర్పాటు కోసం జడ్చర్ల మండలం పోలేపల్లి సమీపంలో వెయ్యి ఎకరాలను టీడీపీ ప్రభుత్వ హయాంలో సేకరించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ఐఐసీని ఏర్పాటు చేసి, సేకరించిన వెయ్యి ఎకరాల్లో 300 ఎకరాలను సెజ్(స్పెషల్ ఎకనామిక్ జోన్)గా ఏర్పాటు చేసింది. సెజ్‌లో హెటెరో, అరబిందో, మైలాన్, శిల్పమెడికేర్, ఎవర్టోజెన్ తదితర 11 ఫార్మా పరిశ్రమలను నెలకొల్పారు. ఈ పరిశ్రమలతో తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు అభివృద్ధి చెందుతుందని భావించగా, సెజ్ పరిసరాల్లోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, రాయపల్లి, ముదిరెడ్డిపల్లి తదితర గ్రామాలు కాలుష్యంతో నిండిపోయాయి.



సెజ్‌లోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ

వ్యవసాయానికి ఉపయోగపడని బోర్ల నీరు

పరిశ్రమల వ్యర్థ జలాల వల్ల జడ్చర్ల మండలం రాయపల్లి గ్రామానికి చెందిన మాధవి, విఠలయ్యగౌడ్, రాజుగౌడ్, వెంకట్రాములు, లక్ష్మణ్‌నాయక్, బిచ్యానాయక్, కుర్వ కృష్ణయ్య వ్యవసాయ భూములు సాగుకు నోచుకోకుండా పోయాయి. ఈ భూములు అనువుగా లేవని వ్యవసాయశాఖ అధికారులు సైతం నివేదికలు ఇచ్చారు. పోలేపల్లి సెజ్‌కు సమీపంలోని గుండ్లగడ్డ తండాలో ఉన్న బోర్లు, ముదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పల్లె చెరువు, సెజ్‌కు అతి సమీపంలో గుండ్లగడ్డ తండా ప్రక్కనే గల కుంట సైతం కాలుష్యంతో నిండాయి. దాంతో పరిసర ప్రాంతంలోని భూగర్భ జలాలు సైతం కాలుష్యంతో నిండిపోయాయి. వ్యవసాయ క్షేత్రాల్లోని బోర్ల నీరు వ్యవసాయానికి వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ వ్యర్థ జలాల వల్ల భూగర్భ జలాలు సైతం కాలుష్యం బారిన పడ్డాయని, వాటిని వినియోగించుకునే అవకాశం లేదని సంబంధిత అధికారులు నివేదికలు ఇచ్చారు. కాలుష్యం బారి నుంచి తమ ప్రాంతాన్ని కాపాడాలంటూ ముదిరెడ్డిపల్లికి చెందిన సామాజిక కార్యకర్త ... వెంకటయ్య గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. ఫలితంగా కాలుష్యానికి కారణమైన 11 ఫార్మా పరిశ్రమలు జరిమానా సైతం చెల్లించాయి.

సాగుకు వీలులేకుండా మారిన భూములు

నిబంధనలను పట్టించుకోకుండా పరిశ్రమల్లోని వ్యర్థ జలాలను పైపులైన్ల ద్వారా వర్షాలు పడిన సందర్భంలో బయటికి వదులుతున్నారు. వర్షం నీటిలో కలిసిన వ్యర్థ జలాలు పంట పొలాల్లోకి వెళ్తుండటంతో ఆ భూములు సాగుకు వీలులేకుండా మారాయి. ఫార్మా పరిశ్రమలలో వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేయడంతో పాటు నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయాలన్న నిబంధనలను పరిశ్రమల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం బారి నుంచి తమ పొలాలు కాపాడాలంటూ ముదిరెడ్డిపల్లి, రాయికల్ గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన సైతం చేపట్టారు. ఇప్పటికే పలు పర్యాయాలు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదులు కూడా చేశారు. ఫిర్యాదు చేసిన సందర్భంలో నామమాత్రంగా అధికారులు రావడం, నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు తరలించడం, ఎలాంటి కాలుష్యం లేదంటూ నివేదికలు ఇవ్వడం పరిపాటిగా మారింది.



పోలేపల్లి సెజ్‌లో నీటి కాలుష్యంపై నమూనాలు సేకరించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు (ఫైల్)

కాలుష్యం నుంచి కాపాడండి

పోలేపల్లి సెజ్‌లోని ఫార్మా పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాల నుంచి మా పంట పొలాలను కాపాడాలి. భూములు కాలుష్యం బారిన పడడంతో పంటలు పండించుకోలేని దుస్థితి ఏర్పడింది. దీనిపై 2016 నుంచి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాము. కాలుష్యం ప్రతీ సంవత్సరం పెరుగుతూనే ఉంది తప్ప, తగ్గడం లేదు. సెజ్ పరిసర ప్రాంతం అంతా జల, వాయు కాలుష్యంతో నిండింది. కలుషిత నీటిని తాగి పశువులు సైతం మృతి చెందాయి. వ్యవసాయాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- మాధవి, రాయపల్లి

మనుగడే ప్రశ్నార్థకంగా మారింది

సెజ్‌లోని ఫార్మా పరిశ్రమలు వర్షా కాలంలో పైపుల ద్వారా వ్యర్థ జలాలను పంట పొలాల్లోకి వదులుతున్నాయి. కాలుష్యం వల్ల పొలాలు కలుషితం అయ్యాయి. అంతర్జాతీయ పరిశ్రమలు ఏర్పడితే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ ప్రజాప్రతినిధులు, కొందరు నాయకులు ఉపన్యాసాలు చేశారు. కానీ ఆ పరిశ్రమలతో మా మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

- విఠలయ్యగౌడ్, రాయపల్లి

విద్యుదాఘాతంతో కాంట్రాక్టు ఉద్యోగి మృతి



రవి (ఫైల్)

అడ్డాకుల, ఆగస్టు 23 : మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మునగాల రవి (27) శుక్రవారం కాటవరంలో ట్రాన్స్‌ఫార్మర్ జంపర్ రిపేరు చేస్తుండగా విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అడ్డాకులకు చెందిన రవి ఆరు సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. కాటవరంలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కోసం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి ఎల్‌సీ అడిగాడు. లైన్‌మెన్ పొరపడి కాటవరం గ్రామానికి కాకుండా గుడిబండ గ్రామానికి ఎల్‌సీ ఇచ్చాడు. ఫోన్‌చేసి ఎల్‌సీ ఇచ్చినట్లు లైన్‌మెన్ చెప్పడంతో రవి ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కగా ఒక్కసారిగా విద్యుదాఘాతంతో కిందపడిపోయాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన అడ్డాకుల ఆస్పత్రికి, అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు తరలించగా ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతుడికి భార్య సుమలత, నెలన్నర కుమారుడు ఉన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తామని అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.

కుటుంబాన్ని ఆదుకోవాలి

పాలమూరు : విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన రవి కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, కేవీపీఎస్, రైతు సంఘం నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 12 ఏళ్ల నుంచి పని చేస్తున్న కార్మికుడి కుటుంబానికి విద్యుత్ సంస్థ నుంచి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు.

పొలం గట్టున భోజనం

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం ఆయకట్టు వద్ద వరి నాట్లు వేయడానికి వచ్చిన మహిళా కూలీలు అందరూ ఒక చోట కూర్చొని భోజనం చేశారు. కూరలు అందరం పంచుకుంటామని, పచ్చడి, పప్పు, గోకరకాయ, వంకాయ, చింతపండు పులుసు తప్పని సరిగా ఉంటాయని తెలిపారు. మరుసటి రోజు ఏం కూరలు తెచ్చుకోవాలో ముందే అనుకుంటామని చెప్పారు. ఈ దృశ్యాన్ని 'ఆంధ్రజ్యోతి' శుక్రవారం క్లిక్ మనిపించింది.

- నాగర్‌కర్నూల్, ఆంధ్రజ్యోతి



పోలీస్ వాహనాన్ని ఢీకొని వ్యక్తికి గాయాలు

కల్వకుర్తిటౌన్, ఆగస్టు 23 : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలోని కాటన్‌మిల్లు వద్ద పోలీస్ వాహనాన్ని ఢీకొని వ్యక్తికి గాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కల్వకుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం సాయంత్రం పట్టణ సమీపంలోని కాటన్‌మిల్లు వద్ద రోడ్డు ప్రమాదానికి సంబంధించి విచారణకు ఎస్ఐ మాధవరెడ్డి సిబ్బందితో ఇన్నోవా వాహనంలో వెళ్లగా కేశంపేట మండలం లింగంధనకు చెందిన రాజు మద్యం మత్తులో రోడ్డుపైన ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టి గాయాలపాలయ్యాడు అతడిని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పెరటి కోళ్ల పెంపకంపై అవగాహన

చారకొండ, ఆగస్టు 23: మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో మహాశక్తి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాడిపశువులు, పెరటికోళ్ల పెంపకంపై డ్వాక్రా మహిళలకు అవగాహణ కల్పించారు. ఎంపీడీవో ఇసాక్‌హుస్సేన్ మాట్లాడుతూ స్త్రీనిధి పథకం ద్వారా డ్వాక్రా గ్రూప్ మహిళలకు రూ, 93,500 ఒక ఆవుకు గాని గేదె కు గాని, పెరటి కోడి పిల్లలకు గాను ఒక్కదానికి రూ.35 చొప్పున లోన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏపీఎం బాలచందర్, సీసీలు నిర్మల, మాధవి, వీవోఏలు పాల్గొన్నారు.

కిరాణం డబ్బాలో చోరీ

- రూ.లక్షా 30వేల నగదు అపహరణ - కేసు నమోదు



డబ్బాను ధ్వంసం చేసిన దుండగులు

కొల్లాపూర్, ఆగస్టు 23: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న డబ్బాలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన సాయి అలియాస్ పేపర్ సాయిబాబా బస్టాండ్‌లో కొన్ని సంవత్సరాలుగా డబ్బా ఏర్పాటు చేసుకుని న్యూస్ పేపర్‌తో పాటు కిరాణా షాపు వ్యాపారం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు డబ్బా వెనుక భాగాన్ని ధ్వంసం చేసి డబ్బాలో ఉన్న రూ.లక్షా 30వేల నగదుతో పాటు షాపులో చిల్లర సామాన్లు అపహరించినట్లు బాధితుడు వాపోయాడు. కష్టపడి పని చేసి నిరుద్యోగుల డబ్బాలలో చోరీకి పాల్పడ్డ దొంగలను గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా, బస్టాండ్ ఆవరణంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించినట్లు తెలిసింది. సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అవకాశం ఇవ్వాలి

- జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నిరంజన్



సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్

నాగర్‌కర్నూల్ టౌన్, ఆగస్టు 23: త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బీసీలకు రాష్ట్ర హోంశాఖ, విద్యాశాఖలతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసిన బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని కోరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు మరో ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర బీసీ కుల గణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీల సంక్షేమానికి ప్రతీ వార్షిక బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల నిధులు కేటాయిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. లేకుంటే జాతీయ బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్‌గౌడ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌యాదవ్, యాదగిరి, లక్ష్మణచారి, కృష్ణయ్య, కొట్ర శ్రీనివాసులు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రాణ భయంతో..

సామాన్యుల కాలనీ ఖాళీ



వీధిలో నిలిచిన మురుగునీరు

- కాలనీవాసులతో అధికారులు, ప్రజాప్రతినిధుల చెలగాటం
- కూలటానికి మరో 30 మట్టి పూరిగుడిసెలు సిద్ధం
- అయిజలోని సామాన్యుల కాలనీలో దుస్థితి
- ఖాళీ చేయాలంటూ మునిసిపల్ అధికారుల నోటీసులు జారీ

అయిజ, ఆగస్టు 23 : పచ్చదనం, పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వర్షం నీరు నిల్వ ఉండకుండా చూడాలని.. వాహన టైర్లలో నీరు నిల్వ ఉంచకుండా చూడాలని.. ఇవన్నీ అధికార, ప్రజాప్రతినిధులు రోజు చెప్పే ప్రవచనాలే కానీ ఆచరణలో మాత్రం వారికి సాధ్యం కాదనే తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే అయిజ పట్టణంలోని నడిబొడ్డున ఈ దుస్థితి నెలకొంది. వర్షం నీరు కాదు కదా ఏకంగా ఒక మురుగునీటి మడుగే ఏర్పడింది.

ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశాం

సామాన్యుల కాలనీలో ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశాం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా సామాన్యుల మట్టి మిద్దెలు, గుడిసెలు దెబ్బతిన్నాయి. నేల కూలటానికి అవి సిద్ధంగా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రాణనష్టం జరగకుండా ఆపేందు కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం.

- లక్ష్మారెడ్డి, ఇన్‌చార్జి మునిసిపల్ కమిషనర్

సామాన్యుల కాలనీలో మురుగునీటి కుంట

అయిజ పట్టణంలోని 14వ వార్డులోని కొత్తపేట కాలనీలో ఈ దుస్థితి నెలకొంది. దాదాపు 80 దాకా పూరిగుడిసెలు ఇక్కడ ఉన్నాయి. కాలనీ మధ్యలో మురుగు, వర్షం నీటితో ఒక చెరువును తలపించే విధంగా ఓ మురుగు నీటి కుంట ఏర్పడింది. ప్రతీనిత్యం దుర్గంధం, దుర్వాసనల మధ్యన సామాన్య జనం కాలం వెళ్లదీస్తున్నారు. వీరివి మట్టితో కూడిన పూరిగుడిసెలు కావటంతో నీటి తంపు కారణంగా మట్టి గోడలు కాస్తా నాని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.

నీటి తంపుతో కూలనున్న మరో 30 గుడిసెలు

మొన్న గోడ కూలి పసిపాప శ్రీకృతి ప్రాణాలు వదిలింది. పాప ఇంటి ముందే పెద్ద మురుగునీటి కుంట ఉంది. వారి గుడిసెలా కూలటానికి మరో 30 గుడిసెలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నీరు నిల్వ ఉండటం కారణంగా సామాన్యుల పూరి గుడిసెలు నీటి తంపు ఎక్కి మట్టి గోడలు దెబ్బతింటున్నాయి. కాలనీలో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు అవసరమైన మురుగు కాలువలు లేవు. దీంతో నీరంతా అక్కడే ఉంటోంది. రెక్కాడితే కాని డొక్కాడని సామాన్య జనం గుడిసెలు తాత్కాలికంగా దెబ్బతిన్న వాటిని సరిదిద్దుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు. అధికారులు ఖాళీ చేయాలని, ప్రమాదభరితంగా ఉన్నాయని నోటీసులు ఇస్తున్నారు. బతికేందుకే కష్టం అనుకుంటున్న వారికి ఉండేందుకు గూడు మరీ కష్టంగా మారింది. ఇది తప్పిస్తే వారికి మరో అవకాశం లేకపోవటంతో కుటుంబ సభ్యులతో ప్రతిరోజు వారిది జీవన, ప్రాణ పోరాటమే మరి.



కూలడానికి సిద్ధంగా ఉన్న గుడిసె



కొత్తపేట కాలనీలో ఖాళీ అయిన పూరి గుడిసెలు

ప్రాణ భయంతో ఖాళీ అవుతున్న సామాన్యుల గుడిసెలు

మట్టి పెల్లల కింద శవమై తేలకముందే బతుకు జీవుడా అనుకుంటూ ప్రాణభయంతో సామాన్యుల కాలనీవాసులు పరుగులు తీస్తున్నారు. ఎక్కడో ఒకచోట తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న శ్రీకృతి మట్టి పెల్లల కింద శవమయ్యింది. నీటి తంపు కారణంగా ఇప్పటికే సామాన్యుల ఇళ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతులతో పూరిగుడిసెలోనే కాపురాలు సాగిస్తున్నారు. పాప చావుతో మరి కొంతమంది ప్రాణ భయంతో గుడిసెలు ఖాళీ చేసి వెళుతున్నారు. మునిసిపల్ అధికారులు మరోపక్క ఖాళీ చేసి వెళ్లాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అయిజ పట్టణంలో 170 మంది పేదలకు నోటీసులు జారీ చేశారు.

నల్లమల వాసికి ఆస్ట్రాలజీ విభాగంలో పీహెచ్‌డీ పట్టా



రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో ఆస్ట్రాలజీ విభాగంలో పీ హెచ్‌డీ పట్టా అందుకుంటున్న బరపటి శ్రీశైలం

అమ్రాబాద్, ఆగస్టు 23: నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల వంకేశ్వరం గ్రామానికి చెందిన బరపటి శ్రీశైలం నవగ్రహాలు మానవులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయని (ఆస్ట్రాలజీ) అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లో మహర్షి వేదిక ఆస్ట్రాలజీ కాలేజీలో తన ప్రతిభతో పరిశోధన చేసిన శ్రీశైలం పట్టాను శుక్రవారం ఉదయపూర్‌లో అందుకున్నట్లు కుటుంబ సభ్యులు విలేకరులకు తెలిపారు. డాక్టరేట్ పట్టా అందుకున్న శ్రీశైలం ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఉద్యోగులు, విద్యావంతులు, మేధావులు సహ విద్యార్థులు అభినందించారు.

అటవీ శాఖ అధికారులకు మొసలి అప్పగింత



మల్దకల్‌లో మొసలిని మోసుకెళ్తున్న గ్రామస్థులు, అధికారులు

మల్దకల్, ఆగస్టు 23 : జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ గ్రామ సమీపంలోని పత్తి పంటలో ఉన్న మొసలిని గ్రామస్థులు అటవీశాఖ అధికారుల సహాయంతో బంధించి నదిలో వదిలారు. జూరాల నుంచి విడుదలైన వరదనీటి జలాల నుంచి మల్దకల్ దేవర చెరువులోకి వచ్చిన మొసలి ఆ పక్కనే ఉన్న పత్తి పొలంలోకి వెళ్లింది. పొలానికి వచ్చిన కూలీలు మొసలిని చూసి రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆరుగంటల పాటు అధికారులు శ్రమించి మొసలిని బంధించారు. మొసలిని తీసుకెళ్లి నదిలో వదిలినట్లు పోలీసులు తెలిపారు.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

భూత్పూర్, ఆగస్టు 23 : విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం మునిసిపాలిటీ కేంద్రమైన భూత్పూర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మునిసిపాలిటీలోని కెంద్యాల చెన్నమ్మ (52) అనే మహిళ ఇంటి వద్ద ఉన్న బాత్‌రూము తలుపులు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన జరిగిన సమయంలో మృతురాలి భర్త కెంద్యాల వెంకట్‌రాములు కూలీ పని నిమిత్తం బయటికి వెళ్లాడు. ఇంటి దగ్గర మృతురాలు కెంద్యాల చిన్నమ్మ, ఆమె మనుమరాలు నందిని ఇద్దరు మాత్రమే ఉన్నారు. విషయాన్ని మనుమరాలు నందిని ఫోన్ ద్వారా తాతకు సమాచారం ఇవ్వడంతో ఆయన హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా భార్య విద్యుత్ షాక్‌తో చనిపోయి పడి ఉంది. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి

నాగర్‌కర్నూల్ క్రైం, ఆగస్టు 23 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత రవితేజ జూనియర్ కళాశాల వెనక గల రైతు పొలంలో గురువారం రాత్రి గాలివానకు కరెంటు తీగ తెగిపడడంతో పాడి ఆవు మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన రైతు తిమ్మాజీపేట నరేందర్ రోజులాగే వ్యవసాయ పొలం వద్ద చెట్టు కింద ఆవులు కట్టేశాడు. రాత్రి గాలివాన బీభత్సంతో చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో తీగ తెగిపడింది. దీంతో అక్కడ ఉన్న పాడి ఆవు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు విలువ లక్ష రూపాయలు ఉంటుందని, వారం రోజుల్లో ఆవు ఈనేదని రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ ద్వారా నష్ట పరిహారాన్ని అందించి ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్‌తో పాటు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు తెలిపారు.

చంద్రకల్‌లో..

పెద్దకొత్తపల్లి: ప్రమాదవశాత్తున విద్యుదాఘాతానికి గురై ఒక ఆవు మృతి చెందిన సంఘటన చంద్రకల్ గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన కే అర్జున్ తన పశువులను మేపుకు రావడానికి గ్రామ శివారులోకి వెళ్లాడు. వ్యవసాయ పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర ఉన్న అర్త్ వైరుకు ఆవు తగలడంతో అక్కడికక్కడే ఆవు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. మృతి చెందిన ఆవు విలువ దాదాపు 50వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని బాధితుడు కోరారు.



చంద్రకల్ శివారులో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఆవు

కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

కృష్ణ, ఆగస్టు 23: కారు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం టైరోడ్ వద్ద శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా పరిధిలోని కాడెచూర్ గ్రామానికి చెందిన తాయప్ప అనే వ్యక్తి ఎరువులు కొనుగోలు చేసేందుకు టైరోడ్‌కు వచ్చాడు. తిరిగి కడెచూర్‌కు వెళ్తుండగా కారు ఢీకొని కుడికాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యా వ్యవస్థపై 27న పాలమూరులో సదస్సు

- టీఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణయ్య



సదస్సు బ్రోచర్లను విడుదల చేస్తున్న టీఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, అధ్యాపకులు

గద్వాల టౌన్, ఆగస్టు 23 : తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 27న పాలమూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర విద్యా వ్యవస్థపై సమాలోచన సదస్సు నిర్వహించనున్నట్లు టీఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణయ్య తెలిపారు. సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను శుక్రవారం జోగుళాంబ గద్వా జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎం డిగ్రీ, పీజీ కళాశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణయ్య మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి గతనెలలో విద్యా రంగంపై సమీక్ష నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యారంగం అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి, సంస్కరణలకు పలు యాజమాన్యాలు, విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్యులు, తల్లిదండ్రులు తమ విలువైన సలహాలు, సూచనలతో ముందుకు రావాలన్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించే సదస్సుకు నిపుణులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో టీఎల్‌ఎఫ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రమేష్‌గౌడ్, మోహన్‌రెడ్డి, ఎస్‌వీఎం కళాశాలల చైర్మన్ నారాయణగౌడ్, కృష్ణవేణి కళాశాల చైర్మన్ రమేష్, జ్ఞానప్రభ విద్యాసంస్థల చైర్మన్ అఫ్సర్‌పాషా, గద్వాల టీఎల్‌ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ మహేందర్, అధ్యాపకులు రవి, నాగరాజు, అరుణ్‌కుమార్ ఉన్నారు.

సుంకేసుల జలాశయానికి తగ్గిన వరద



నిండుకుండను తలపిస్తున్న సుంకేసుల డ్యాం

రాజోలి, ఆగస్టు 23 : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్ర శివారులో ఉన్న సుంకేసుల జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం జలాశయానికి 38,200 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో జలాశయం నుంచి ఎనిమిది గేట్ల ద్వారా 35,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని డ్యాం జేఈ రాజు తెలిపారు. డ్యాం నీటి సామర్థ్యం 292.00 కాగా, ప్రస్తుతం 292.00 మీటర్లు నమోదైంది. నీటి నిల్వ 1.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తి ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిండుకుండలా ఉందని, కర్నూలు కేసీ కెనాల్‌కు యదావిధిగా రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జలాశయం అధికారులు తెలిపారు.

లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు

మహమ్మదాబాద్, ఆగస్టు 23 : ఓ బాలికపైన లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్‌ఐ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్‌లో నెల రోజుల కిదంట ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

తాళం వేసిన ఇంటికి కన్నం వేసిన దుండగలు

- నగదు, మూడు తులాల బంగారం చోరీ

అచ్చంపేటటౌన్, ఆగస్టు 23 : తాళం వేసిన ఇంటికి కన్నం వేసి కొంత నగదు, మూడు తులాల బంగారం దొంగిలించిన సంఘటన శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మంత్రాల లింగమయ్య ఇంటికి తాళం వేసి ఉద్యోగ్యానికి వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అవాక్కయిన అతడు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగలకొట్టి కొంత నగదు, మూడు తులాల బంగారాన్ని దుండగులు తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

పేకాటరాయుళ్లపై దాడి

- రూ. 12వేలు స్వాధీనం

అచ్చంపేటటౌన్, ఆగస్టు 23: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని టంగాపూర్ కాలనీలో పేకాట రాయుళ్లపై పోలీసులు దాడి చేశారు. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట, పోలిశెట్టిపల్లి, గంగాపురి చెన్నారం, చౌటపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురు పట్టణంలోని లింగాల రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పేకాట ఆడుతుండగా దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి రూ 12,230 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కోస్గి, ఆగస్టు 23: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా గుండుమల్ మండలం హన్మాన్‌పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి ఈనెల 14న భార్య తిరుపతమ్మ ఊరైన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామానికి వెళ్లాడు. అక్కడ భార్య, భర్త గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన ప్రవీణ్ స్వగ్రామానికి వచ్చి పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ విషయంపై ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్సై వెంకటరమణ తెలిపారు.

పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి

- టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

- సీపీఎస్ ఉత్తర్వుల ధ్రువపత్రాలను దహనం చేసిన నాయకులు

మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 23 : ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్‌సీపీఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆగస్టు 23ను సీపీఎస్ బ్లాక్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సనాతన బాలస్వామి, కేఎం చంద్రకాంత్‌లు బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాల నివాళ్లు అర్పించారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పిన అప్పటి పాలకులు దాన్ని కాలరాశారన్నారు. కనీసం ఉద్యోగులతో, ఉద్యోగ సంఘాలతో గాని చర్చించలేదన్నారు. నిరంకుశ ధోరణితో ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జీవో 23 తీసుకువచ్చి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చీకటి రోజుగా మారిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు 32 జిల్లాల్లో జీవో 28 ప్రతులను దహనం చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందన్నారు. సీపీఎస్ జీవో ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు బాలస్వామి, చంద్రకాంత్, కోశాధికారి రాఘవేంద్ర, నాయకులు మల్లేష్, ఆంజనేయులు, విజయ్, ఖాదర్, సందీప్, వెంకటేశ్, రామానాయుడు, వజ్రకుమార్, సరస్వతి, గౌరమ్మ పాల్గొన్నారు.



తెలంగాణ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం

దారిలో అడ్డంకిగా..

- విద్యుత్ స్తంభాలతో పొంచి ఉన్న ప్రమాదం
- భయాందోళన చెందుతున్న ప్రజలు
- పట్టించుకోని అధికారులు

పెద్దకొత్తపల్లి, ఆగస్టు 23 : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అంతర్గత రహదారిపై మధ్యలో స్తంభాలు కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదభరితంగా మారడంతో ఆ కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆ కాలనీవాసులు నిత్యం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత కొన్నేళ్ల క్రితం రెండు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఆ కాలనీలో అంతర్గత రహదారి మధ్యలో స్తంభాలు అడ్డంగా ఉన్నాయి. రహదారి మధ్య స్తంభాలు ఉండటం వలన ఆ కాలనీవాసుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. అంతేకాక ఇనుప స్తంభాలు తుప్పు పట్టిపోవడం విరిగి పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆ కాలనీవాసులు భయాందోళనకు గురవుతు న్నారు. అదే విధంగా రహదారి పక్కన కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాద భరితంగా మారింది. పిల్లలు, పెద్దలు, పశువులు ఆ రహదారిపై నిత్యం సంచరిస్తుంటాయి. ఆదమరిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అందోళన చెందుతున్నారు. రహదారిపై అడ్డంగా ఉందని అందోళన చెందుతున్నారు. రహదారిపై అడ్డంగా ఉన్న స్తంభాలను తొలగించాలని వేరే చోట ఏర్పాటు చేయాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆ కాలనీవాసులు ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలోని ఎస్సీ కాలనీలో రహదారిపై అడ్డంగా ఉన్న స్తంభాలు తొలగించి వేరే చోట ఏర్పాటు చేయాలని ఆ కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.



కల్వకోల్ ఎస్సీ కాలనీలో రహదారి పక్కన ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్



కల్వకోల్ ఎస్సీకాలనీలో రహదారిపై అడ్డంగా ఉన్న స్తంభాలు

ప్రమాదభరిత స్తంభాలను తొలగించాలి

కల్వకోల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో రహదారిపై అడ్డంగా ఉన్న స్తంభాలను వెంటనే తొలగించాలి. మా ఇంటి వెనక భాగంలో రహదారి మధ్యలో ఉన్న విద్యుత్ ఇనుప స్తంభాలు తుప్పు పట్టి ఒరిగి ఉన్నాయి. రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. స్తంభాలు విరిగి మా ఇంటి మీద పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే కంచెలేని విద్యుత్ ట్రాన్స్‌పార్మర్ ప్రమాదభరితంగా మారింది. అధికారులు చర్యలు తీసుకుని ప్రమాదం జరగక ముందే వాటిని తొలగించి వేరేచోట ఏర్పాటు చేయాలి.

- కూన రాముడు, కల్వకోల్

అదృశ్యమైన వివాహిత హత్య

● బామ్మర్దులపై కోపంతోనే భార్యను హత్య చేసిన భర్త

జడ్చర్ల, ఆగస్టు 23 : అదృశ్యమైన వివాహిత హత్యకు గురయ్యింది. బామ్మర్దులపై కోపంతో భార్యను భర్తనే హత్య చేసిన సంఘటన జడ్చర్ల మండలం పోలేపల్లి సమీపంలో చోటుచేసుకుంది. జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన జంగిరెడ్డి, అనితలు భార్య, భర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కుమార్తెల వివాహలు అయ్యాయి. ఇటీవల అనిత సోదరులు భూమిని విక్రయించారు. వచ్చిన డబ్బులలో అనితకు సోదరులు ఇవ్వలేదు. అలాగే అనిత సోదరికి కొంత ఇచ్చారు. బామ్మర్దులు తమను పట్టించుకోకపోవడంతో భార్యభర్తల మధ్య ఇటీవల గొడవ జరిగింది. ఈ నెల 17న కిష్టారం గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై జంగిరెడ్డి తన భార్య అనిత (40)ను పోలేపల్లి మీదుగా మాచారం వచ్చే దారిలో ఉన్న డంపింగ్‌యార్డు వద్దకు తీసుకెళ్లాడు. అనిత గొంతుకు చీరను బిగించి హత్యకు పాల్పడ్డాడు. అనంతరం అనిత తలపై బండరాయితో మోది, డంపింగ్‌యార్డులో పారవేసాడు. తన భార్య కనిపించడంలేదంటూ ఈ నెల 20న జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసాము. కాగా జంగిరెడ్డి ప్రవర్తనలో మార్పు కనిపించడంతో చిన్న కుమార్తె మానసకు అనుమానం వచ్చింది. తల్లి కనిపించకుండ పోవడానికి తండ్రి కారణంగా పేర్కొంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టడంతో డంపింగ్‌యార్డులో మృతదేహం ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. డంపింగ్‌యార్డులో నుంచి మృతదేహంను బయటికి తీసి, అక్కడే వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహంను కుటుంబసభ్యులకు అప్పగించడం జరిగిందని సీఐ వివరించారు. కేసు నమోదు చేసుకుని మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపడ్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి వివరించారు.



హత్యకు గురైన అనిత (ఫైల్)

వ్యక్తి అదృశ్యం - కేసు నమోదు

జడ్చర్ల, ఆగస్టు 23 : ఆరు నెలల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిన కుమారుడు వంగూరు రాజు(37), తిరిగి ఇంటికి వస్తాడని ఎదురుచూసినా, ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తండ్రి వంగూరు లక్ష్మయ్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి తెలిపారు. జడ్చర్ల పట్టణంలోని మాధవరావు కాంపౌండ్‌కు చెందిన లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్న కుమారుడు రాజుకు 2010లో ఖిల్లాఘనపురానికి చెందిన సరితతో వివాహం జరిపించారు. 10 సంవత్సరాల క్రితం బదుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. రెండు సంవత్సరాల క్రితం భార్య, భర్తల మధ్య సంసారం విషయంలో మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. అప్పటి నుంచి జడ్చర్లలో తండ్రి లక్ష్మయ్యతోనే రాజు నివాసం ఉంటున్నాడు. కాగా ఆరు నెలల క్రితం వెళ్లిన తన కుమారుడు నేటికీ రాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు లక్ష్మయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నాడని, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడ్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి వివరించారు.

రేపు వినాయక ఉత్సవ కమిటీ సమావేశం

మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 23 : ఈ నెల 25న వినాయక ఉత్సవాల కమిటీ సర్వసభ్య సమావేశం స్థానిక తెలంగాణ చౌరస్తా సమీపంలో గల గణేష్ భవనంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు గణేష్ ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు మద్ది యాదిరెడ్డి, బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండపాల నిర్వాహకులు, ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు. వినాయక మండపాల నిర్వాహకులు ప్రతీ సంఘం నుంచి కనీసం ఐదుగురు తప్పని సరిగా రావాలని, అలాగే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలు, ధార్మిక సంస్థల వారు, వివిధ కుల సంఘాల వారు, వ్యాపార సంస్థల వారు ఈ సమావేశానికి తప్పని సరిగా రావాలని సూచించారు. సెప్టెంబరు 7వ తేదీ నుంచి చేపట్టనున్న వినాయక ఉత్సవాల నిర్వహణ గురించి చర్చించనున్నట్లు తెలిపారు. తప్పని సరిగా పాల్గొనాలని, వినాయక మండపాలను రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యవస్థ ప్రారంభించబడిదని, ప్రతీ మండపం వారు గణేష్ భవనానికి విచ్చేసి వారి వినాయక మండపాల పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి



మధ్యాహ్న భోజనం పరిశీలిస్తున్న తహసీల్దార్ శ్రీనివాసులు

దేవరకద్ర, ఆగస్టు 23 : విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్యను అందించాలని తహసీల్దార్ శ్రీనివాసులు ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని డోకూర్ సమీపం దగ్గర ఉన్న కస్తూర్బా పాఠశాలను ఆయన తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణమైన విద్య అందించాలని తెలిపారు. విద్యార్థులను విద్య, భోజనం ఎలా ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శరత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హాస్టళ్లను తనిఖీ చేసిన మండల అధికారులు



మహాత్మాజ్యోతిబాపూలే గురుకులంలో వంటగదిని పరిశీలిస్తున్న అధికారులు

భూత్పూర్, ఆగస్టు 23 : కలెక్టర్ ఆదేశం మేరకు మండలంలో పలు హాస్టళ్లను అధికారులు పరిశీలించారు. మండల కేంద్రంలోని గిరిజన ప్రైవేటు హాస్టల్‌ను మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్, ఎంపీడీవో ప్రభాకర్‌చారి, అదే విధంగా మునిసి పాలిటీ పరిధిలో ఉన్న మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల హాస్టళ్లను తహసీల్దార్ రాజు, స్థానిక అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరగతి గదులను, వంటశాలలు, మరుగుదొడ్లను, మంచినీటి సౌకర్యాన్ని పరిశీలించారు. అదే విధంగా హాస్టళ్ల పరిసరాలను అధికారుల క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందించే మౌలిక వసతుల కల్పనతో పాటు పౌష్టికాహారం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని అధికారులు పరిశీలించారు. గిరిజన హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం విషయంలో కొద్దిగా నాణ్యమైన, తాజా, పరిశుభ్రమైనవిగా ఉండే విధంగా చూడాలని హాస్టల్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు ఇరిగేషన్ శాఖ ఏఈ రాజేంద్రకుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుశీల పాల్గొన్నారు.

'ఒక పూట పని దినాన్ని అమలు చేయాలి'

జడ్చర్ల, ఆగస్టు 23 : జడ్చర్ల మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగం కార్మికులకు ఒక పూట 8గంటల పని దినాన్ని అమలు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య డిమాండ్ చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని నేతాజీచౌరస్తా నుంచి మార్కెట్ కమిటీ కమాన్ వరకు సీఐటీయూ, మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం 18రోజులుగా ఆందోళన చేపట్టిన కార్మికుల పట్ల మున్సిపల్ కమిషనర్ వివక్ష చూపిస్తున్నాడని ఆరోపించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసారంటూ కార్మికులకు ఎత్తిచూపుతూ కలెక్టర్, ఉన్నత అధికారులు సూచించిన విధంగా నడుచుకుంటానని, తన చేతిలో ఏమిలేదంటూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు మహేష్, విద్యాసాగర్, యాదయ్య, రమేశ్, శివమ్మ, శ్యామల, నర్సమ్మ, లక్ష్మమ్మ, భీమమ్మ, బాలమ్మలతో పాటు కార్మికులు పాల్గొన్నారు.

ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం

- ధర్నాలో ముస్లిం సంఘాల ప్రతినిధులు



తెలంగాణ చౌరస్తాలో నిరసన తెలుపుతున్న ముస్లింలు

మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 23 : ముస్లింల ఆరాధ్య దైవమైన మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మిల్లీ మహాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం జుమా నమాజ్ అనంతరం ధర్నా నిర్వహించారు. ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్తపై రాంగిరి మహరాజ్ చేసిన వ్యాఖ్యలు పట్ల ముస్లిం సమాజం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పలు రాష్ట్రంల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, అందుకే ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాంగిరి మహరాజ్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్రపతికి రాసిన లేఖను జిల్లా అదనపు కలెక్టర్‌కు అందజేశారు. ధర్నాలో మిల్లీ మహాజ్ మహబూబ్‌నగర్ చీఫ్ ప్యాట్రన్ ఖాజాఫయాజుద్దీన్, అన్వర్‌పాషా, కన్వీనర్ తఖీహుస్సేన్, కో కన్వీనర్లు హఫీజ్‌ఇద్రిస్, ఖుద్దుస్‌బేగ్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాదీ, నాయకులు సాదుతుల్లా హుస్సేనీ, అబ్దుల్లా, అబ్దుల్లా, మహెబూబ్, జహంగీర్‌బాబా, యువకులు పాల్గొన్నారు.

ఘనంగా తాటిచెట్టు మైసమ్మ దేవత బోనాలు



పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్

జడ్చర్ల, ఆగస్టు 23 : జడ్చర్ల పట్టణంలోని తాటిచెట్టు మైసమ్మ దేవత బోనాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలను పెట్టుకుని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి బోనాల సందర్భంగా తాటిచెట్టు మైసమ్మ దేవాలయంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మునిసిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు పరుసవేది, గోవింద్‌రామ్‌సాంక్ల, నాయకులు సంతోష్‌చారి, శ్రీను, కృష్ణమోహన్, పరుసవేది పాల్గొన్నారు.

మౌంట్‌బాసిల్ పాఠశాలలో అంతరిక్ష దినోత్సవం



విద్యార్థుల ప్రదర్శనలను తిలకిస్తున్న అధికారులు

మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 23 : జిల్లా కేంద్రంలోని మౌంట్‌బాసిల్ పాఠశాలలో శుక్రవారం ఘనంగా అంతరిక్ష దినోత్సవం నిర్వహించారు విద్యార్థులు రూపొందించిన చంద్రయాన్-3 మోడల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భగా విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, ఏఎంవో దుంకుడు శ్రీనివాస్ తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. పాఠశాల చైర్మన్ చంద్రకళావెంకటయ్య, డైరెక్టర్స్ పూజితమోహన్‌రెడ్డి, సుశాంత్‌కృష్ణ, శిరీషప్రవీణ్, ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను అభినందించారు .

జడ్చర్ల డిగ్రీ కళాశాలలో...

జడ్చర్ల, ఆగస్టు 23 : జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శుక్రవారం కళాశాలలోని ఎన్‌సీసీ, భౌతికశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సుకన్య మాట్లాడుతూ చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండై శుక్రవారం నాటికి సంవత్సరం పూర్తయ్యిందని, విజయానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. చంద్రుడిపై దక్షిణ ధృవంపై ల్యాండింగ్ అయి భారతదేశం మొదటిస్థానంలో ఉందన్నారు. అధ్యాపకులు శ్రీనివాసులు, రాజేశ్వరీ, పుష్పలత, నాగలక్ష్మి, ఆంజనేయులు, డాక్టర్ సదాశివయ్య పాల్గొన్నారు.



జడ్చర్ల మండలం లింగంపేట చెక్‌డ్యాం వద్ద పారుతున్న దుందుభీనది



హన్వాడ : అలుగుపారుతున్న ఇబ్రహీంబాద్ బేరోనికుంట చెరువు

దంచికొట్టిన వాన..

- ఉప్పొంగిపారుతున్న వాగులు



అన్నాసాగర్ దగ్గర పంటపొలాలకు వస్తున్న వరద నీటిలో సరదాగా చేపలు పడుతున్న యువకులు

భూత్పూర్/ హన్వాడ/ జడ్చర్ల, ఆగస్టు 23 : జిల్లాలో పలు చోట్ల గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. పలు చెరువులు నిండి మత్తడి దుంకాయి. భూత్పూర్ మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, కుంటలు మత్తడి పారుతున్నాయి. మండలంలో 68మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోతులమడుగు, రావులపల్లి, అన్నాసాగర్, తదితర గ్రామాల శివారుల్లో ఉన్న వాగుల్లో చెక్‌డ్యాములు నిండిపోయి అలుగుపారుతున్నాయి. చాలా చోట్ల ఆయా గ్రామాల యువకులు, గ్రామస్థులు చేపలు పట్టడానికి వాగుల్లో, చెరువుల్లో సందడి చేశారు. మండలంలో రెండు సార్లు భారీ వర్షం కురిసింది. ఇటీవలే నాలుగు రోజుల క్రితం 72మిల్లీమీటర్ల వర్షం కురియగా శుక్రవారం రాత్రి 68మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, చెక్‌డ్యాములు నిండి పారుతుండడంతో రైతులు, మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఆనందంతో కనిపించారు. ఇలాగే మరోసారి భారీ వర్షం కురిస్తే చెరువులు నిండిపోతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హన్వాడ మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి చెరువులు నిండాయి. మండలంలో అతిపెద్ద చెరువైన హేమసముద్రం చెరువుకు 8 అడుగుల నీరు చేరింది. హన్వాడ, నాయినోనిపల్లి, తిరుమలగిరి చెరువులకు భారీగా నీరు చేరుతుంది. ఇబ్రహీంబాద్ బేరోనికుంట, నాయినోని పల్లి, పబ్బన్నకుంట చెరువులు అలుగులు పారాయి. జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండలమీదుగా జడ్చర్ల మండలం కోడ్గల్, లింగంపేట, ఆల్వాన్‌పల్లి, గుట్టకాడిపల్లి మీదుగా డిండి ప్రాజెక్ట్‌లో కలుస్తాయి. దుందుభీనదిలో కోడ్గల్ నుంచి లింగంపేట చెక్‌డ్యాం వరకు శుక్రవారం నీళ్లు వచ్చాయి. నెక్కొండ చెక్‌డ్యాం మీదుగా ప్రస్తుతం ఆల్వాన్‌పల్లి సమీపంలోని చెక్‌డ్యాం వరకు వచ్చి నీళ్లు నిలిచిపోతున్నాయి. మరో రెండు రోజులలో ఆల్వాన్‌పల్లి చెక్ డ్యాం నుంచి సైతం నీళ్లు పారుతాయని, గుట్టకాడిపల్లి చెక్‌డ్యాంకు చేరకుంటాయని, అక్కడి నుంచి డిండి ప్రాజెక్ట్‌కు నీళ్లు పారుతాయని అధికారులు వెల్లడించారు.



భూత్పూర్ : అలుగు పారుతున్న రావుల పల్లివాగు

ప్రజా సేవే కాంగ్రెస్‌కు పరమావధి

- కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

హన్వాడ, ఆగస్టు 23 : ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో హన్వాడ మండలానికి చెందిన 100 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని, సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ, విద్యుత్, గ్యాస్ సిలిండర్, ఉచితబస్ ప్రయాణం పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. గత పాలకులు అప్పులు చేసి ప్రజలపనై భారం మోపారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు బుద్దారం సుధాకర్‌రెడ్డి, మహేందర్, వెంకటాద్రి, నర్సింహులు, యాదిరెడ్డి పాల్గొన్నారు.



చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

- గంగాపురం పీహెచ్‌సీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

జడ్చర్ల, ఆగస్టు 23 : జడ్చర్ల మండలం గంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు చికిత్స అందిస్తున్న తీరుతో పాటు వార్డులను పరిశీలించారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా ఆదేశించారు. చికిత్స కోసం వచ్చే వారికి కనీస సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కేంద్రం ప్రాంగణంలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో విజయ్‌కుమార్, గంగాపురం పీహెచ్‌సీ అధికారి డాక్టర్ నరేశ్, ఆయూష్ అధికారి డాక్టర్ షాజహాన్, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు.



డాక్టర్ నరేశ్‌తో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్

ప్రతీ స్తంభానికి వీధిదీపం వెలగాలి

- మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్

మహబూబ్‌నగర్, ఆగస్టు 23 : పురపాలిక పరిధిలోని ప్రతి స్తంభానికి వీధి దీపం వెలగాలని మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్ విద్యుత్ ఉద్యోగులకు, సిబ్బందికి సూచించారు. కొత్తగా స్తంభాలు వేసిన చోట వెంటనే విద్యుత్ కేబుల్ వేసి వీధిలైట్లు వేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున లైట్లు లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని, వార్డులను సందర్శించినప్పుడు చాలామంది వీధి దీపాల గురించి అడుగుతున్నారని తెలిపారు. శుక్రవారం మునిసిపల్ సమావేశ మందిరంలో పట్టణ విద్యుత్‌దీపాల ఆన్‌ఆఫ్ సెంట్రల్ లైటింగ్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. లో ఓల్టేజీ సమస్యలున్నచోట వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. మొత్తంగా ప్రతీ స్తంభానికి లైట్ వెలిగేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఎంఈ, డిప్యూటీ డీఈ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్

క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

- ఎస్ఎంఎఫ్‌సీ చైర్మన్, ఖోఖో సంఘం జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, ఆగస్టు 23 : క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఖోఖో సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఒబేదుల్లా కొత్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఖోఖో క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని, ప్రతిభ గల క్రీడాకారులకు అండగా ఉంటామని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడా కోటా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం ఒబేదుల్లా కొత్వాల్‌ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విలియం, సంఘం సభ్యులు గోపాలం, దూమర్ల నిరంజన్, నిరంజన్ యాదవ్, రమేష్, మొగులాల్, ఆనంద్, వెంకటేశ్, తులసి, రూప, నీలాబాయి పాల్గొన్నారు.



ఒబేదుల్లా కొత్వాల్‌ను సన్మానిస్తున్న క్రీడా సంఘం నాయకులు

కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలి

- ఎస్పీ జానకికి ఫిర్యాదు చేసిన పాలమూరు రెడ్డి సేవాసమితి ప్రతినిధులు

పాలమూరు, ఆగస్టు 23 : రెడ్డి కులాన్ని, రెడ్డి మహిళలను కించపరుస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్న నాగర్‌కర్నూల్‌కు చెందిన కానాపురం శరత్‌బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాలమూరు రెడ్డి సేవాసమితి ప్రతినిధులు ఎస్పీని కోరారు. శుక్రవారం ఎస్పీని కలిసిన ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసి పలు విషయాలను వివరించారు. కానాపురం శరత్‌బాబు తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో రెడ్డి సామాజికవర్గాన్ని, రెడ్డి మహిళలను నోటితో చెప్పలేనంత నీచమైన పద్ధతిలో పోస్టులు పెడుతుండటం దారుణమన్నారు. ఇలాంటి విషయం రెడ్డి సామాజికవర్గంలో ఉద్రిక్తతకు దారి తీస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు టి.ఇంద్రసేనారెడ్డి, వి.రాజేందర్‌రెడ్డి, యం.నరసింహారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.



ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేస్తున్న రెడ్డిసేవాసమితి నాయకులు

కోల్‌కతా ఘటనలో దోషులను శిక్షించాలి

- ఐద్వా, టీపీఎస్‌కే ఆధ్వర్యంలో నిరసన

పాలమూరు, ఆగస్టు 23 : కోల్‌కతా నగరంలో డాక్టర్‌ను అత్యాచారం చేసిన హత్య చేసిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని ఐద్వా, టీపీఎస్‌కే నాయకులు వి.పద్మ, వి.కురుమూర్తిలు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన తెలిపారు. మహిళలపై జరుగుతున్న సంఘటనలు, అత్యాచారాలు, హత్యలను ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, అభ్యుదయవాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. ఆర్.జి.ఆర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ఘోష్, ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలు, మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో భరత్, ఈశ్వర్, ఎన్.బాలచంద్రుడు, పి.కురుమయ్య సుమిత్ర, అంజమ్మ, కృష్ణవేణి, సుజాత, జ్యోతి, నాగలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.



తెలంగాణ చౌరస్తాలో నిరసన తెలుపుతున్న ఐద్వా, టీపీఎస్‌కే నాయకులు

వాసవీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు

దేవరకద్ర, ఆగస్టు 23 : మండల కేంద్రంలోని వెలిసిన వాసవీమాత ఆలయంలో ఉత్సవాల్లో భాగంగా శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకరణ వంటి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్యవైశ్యులు అమ్మవారిక ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం

రాజాపూర్, ఆగస్టు 23 : మండల పరిధిలోని అగ్రహారంపొట్లపల్లి గ్రామానికి చెందిన ఎర్రల రంగమ్మ కూతురు నీరజ వివాహానికి, మండల పరిధిలోని పల్లమీది గ్రామానికి చెందిన కేతావత్ నర్సింహ్మా కూతురు మౌనిక వివాహానికి మండల పరిధిలోని దొండ్లపల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యుడు చిచేండ్ అభిమన్యురెడ్డి రూ. 10వేల చొప్పున రూ.20 వేలు ఆర్థిక సాయం చేశారు. ఆయన సమాకూర్చిన డబ్బులను శక్రవారం ఆయా గ్రామాల నాయకులు ఆడపిల్ల కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో రఘునందన్, రమ్‌గోపాల్, మోహన్, పరమేష్, మున్న భరత్‌రెడ్డి, శ్రీరాములు, నారాయణ రెడ్డి, ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈనెల 31లోపు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్‌కు గడువు

జడ్చర్ల, ఆగస్టు 23 : జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీకళాశాలలోని అంబేడ్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఈ నెల 31వ తేదీ చివరి తేదీ అని కళాశాల ప్రిన్సిపాల్ సుకన్య, స్టడీసెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సదాశివయ్యలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ పాలిటెక్నిక్, డిప్లొమా, ఓపెన్ ఇంటర్ పూర్తి చేసిన వారికి నేరుగా మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందవచ్చని, ఈ నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించాలని సూచించారు.

విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు



విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్న వైద్యుడు

గండీడ్, ఆగస్టు 23 : మండల పరిధిలోని వెన్నాచేడ్ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు శుక్రవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ విద్యార్థులు భోజనం కంటే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. ఆరోగ్య సమస్యలుంటే మా దృష్టికి తీసుకరావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గోపాల్, యాదమ్మ, లక్ష్మి, సత్యమ్మ వెంకటేశ్వరి, వార్డెన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం : పీడీఎస్‌యూ

మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 23 : విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామకృష్ణ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని శాంతినికేతన్ జూనియర్ కళాశాలలో పీడీఎస్‌యూ 50 ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ఒరవడిలో, భారత దేశ రాజకీయ రంగానికి ప్రకంపనలు సృష్టించిందన్నారు. విద్యార్థుల సమస్యలను , వృసతి గృహసమస్యలపై పోరాడి విజయాలు సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శి సీతారాం, రాజేష్, చెన్నకేశవులు పాల్గొన్నారు.

మారనున్న రహదారుల రూపు రేఖలు

- నిధుల మంజూరుకు ఎమ్మెల్యే హామీ

నవాబ్‌పేట, ఆగస్టు 23 : మండలంలో రహదారుల మరమ్మతు పనుకు నిధులు మంజూరయ్యాయి. బీటీ రోడ్ల ఏర్పాటు, డబుల్ రోడ్ల విస్తరణకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. రాజాపూర్ మండలం కుత్నపల్లి నుంచి లింగంపల్లి మీదుగా నవాబ్‌పేటకు ఉన్న రహదారిని ప్రభుత్వం డబుల్‌గా రోడ్డుగా మార్చేందుకు గత నెలలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తాజాగా మండలంలోని యన్మనగండ్ల గేట్ నుంచి కారూర్ వయా పోలేపల్లి వరకు డబుల్ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయించినట్లు ఇటీవల మండల పర్యటనలో ఎమ్మెల్యే తెలిపారు. అలాగే దేపల్లి గేట్ నుంచి రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం భీమారం వరకు నాలుగు కిలో మీటర్ల రహదారికి ప్రభుత్వం సుమారు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. అలాగే మండలంలోని వివిధ గ్రామాలకు ఉన్న రహదారులను బీటీ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల పర్యటనలో ఎమ్మెల్యే తెలిపారు.